సాక్షి
శ్రీసత్యసాయి జిల్లా
శుక్రవారం, 21, ఏప్రిల్, 2023



టన్ను చీనీ రూ.35 వేలు

అనంతపురం వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం టన్ను చీనీకాయలు గరిష్ట ధర రూ.35 వేల ప్రకారం అమ్మకాలు జరిగాయి.



కిలో టమాట రూ.5


స్థానిక కక్కలపల్లి మండీలో గురువారం కిలో టమాట రూ.5 ప్రకారం పలికినట్లు ఏడీఎం పి.సత్యనారాయణ చౌదరి, రాప్తాడు సెక్రటరీ రామ్‌ప్రసాద్ తెలిపారు.



భానుడి భగభగలతో వేసవి తాపం కొనసాగుతోంది. పగటి ఉష్ణోగ్రతలు స్థిరంగానూ రాత్రి ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయి. గంటకు 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో తూర్పు దిశగా గాలి వీచింది.



టీడీపీలో టికెట్ల గోల



తెలుగుదేశం పార్టీలో అప్పుడే టికెట్ల గోల మొదలైంది. కష్టపడిన వారిని కాదని తమ వర్గానికే చెందిన వారివైపే పార్టీ అధినేత చంద్రబాబు మొగ్గు చూపుతున్నారంటూ తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవసరమైనప్పుడు మాత్రమే అన్ని వర్గాలకు అనుకూలమని ప్రకటనలు గుప్పిస్తూ... చివరికి మాత్రం అన్యాయం చేసేలా సంకేతాలు పంపిస్తున్నారని అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. మొత్తానికి సార్వత్రిక సమరానికి ఏడాదికి ముందే ఆ పార్టీలో టిక్కెట్ల వ్యవహారం సెగలు పుట్టిస్తోంది.

- 'కమ్మ' వర్గీయుల వైపే చంద్రబాబు మొగ్గు
- కష్టపడిన వారికి గుర్తింపు లేదని తమ్ముళ్ల ఆవేదన
- ఇప్పటి నుంచే టికెట్ల కోసం నాయకుల పోటాపోటీ
- సార్వత్రిక సమరానికి ఏడాది ముందే సెగలు

సాక్షి, పుట్టపర్తి: తనకు.. తన వర్గానికీ.. తన కులానికీ అనుకూలంగా రాజకీయం చేయడం టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆరంభం నుంచి అలవాటే. అదే క్రమంలో రాజకీయం చేస్తున్నారు. జిల్లాలో కూడా బీసీ, ఎస్సీలను కాదని.. కమ్మ సామాజిక వర్గానికే పెద్ద పీట వేస్తున్నారు. 2014 ఎన్నికల్లో హిందూపురం (బాలకృష్ణ), ధర్మవరం (వరదాపురం సూరి), రాప్తాడు (పరిటాల శ్రీరామ్)కు టికెట్ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లోనూ కమ్మ సామాజిక వర్గానికి చెందిన నలుగురికి టికెట్లు ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది. అవసరమైతే ఆ సంఖ్య ఐదుకు పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెబుతున్నారు. హిందూపురం, రాప్తాడు, ధర్మవరంతో పాటు పుట్టపర్తి, పెనుకొండ కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికే కేటాయిస్తారన్న టాక్ నడుస్తోంది.

పరిటాల కుటుంబానికి పెద్ద పీట..

వచ్చే ఎన్నికల్లో పరిటాల కుటుంబానికి రెండు సీట్లు కేటాయిస్తారని సమాచారం. పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ రాప్తాడుతో పాటు ధర్మవరం టికెట్ ఆశిస్తున్నారు. అయితే ధర్మవరం టికెట్ వరదాపురం సూరికి ఇస్తే పెనుకొండ నుంచి పోటీ చేసేందుకు పరిటాల కుటుంబ సభ్యులు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఎలాగైనా రెండు చోట్ల టికెట్ తెచ్చుకునేలా అధిష్టానం వద్ద పరిటాల శ్రీరామ్ పావులు కదుపుతున్నారని అంటున్నారు. దీనిపై జిల్లాలోని మిగతా నేతలు అయిష్టంగా ఉన్నారని చెబుతున్నారు. ఒకే కుటుంబానికే రెండు సీట్లు ఇస్తే పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ల పరిస్థితి ఏందని వాపోతున్నారు. వరదాపురం సూరి ఎంట్రీకి లైన్‌క్లియర్ అయిందని టీడీపీ శ్రేణుల ద్వారా తెలిసింది.

కదిరిలో ముస్లింలకు అవమానం..

2014 ఎన్నికల్లో కదిరి నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా బరిలో దిగి విజయం సాధించిన అత్తార్ చాంద్‌బాషాకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని ఆశ చూపి టీడీపీలో చేర్చుకున్నారు. అయితే ఆ తర్వాత ఆయనకు అడుగడుగునా అవమానమే ఎదురైంది. మంత్రివర్గంలోనూ చోటు ఇవ్వలేదు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో కూడా టికెట్ కూడా ఇవ్వలేదు. ఈసారి కూడా కందికుంట వెంకట ప్రసాద్‌కే టికెట్ ఇస్తారని అంటున్నారు. చేనేత వర్గం ఓట్ల కంటే ముస్లిం ఓట్లే కదిరిలో అధికంగా ఉన్నాయని..అత్తార్‌కే టికెట్ ఇవ్వాలని ముస్లింలు పట్టుబడుతున్న సమాచారం.

పుట్టపర్తిలోనూ కమ్మ వర్గానికే ?..

2009, 2014, 2019 ఎన్నికల్లో పుట్టపర్తి నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డిని ఈసారి పక్కన పెడతారనే వార్తలు వినిపిస్తున్నారు. రెడ్డి వర్గానికి కాకుండా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికే టికెట్ ఇవ్వాలని కొందరు నాయకులు పార్టీ పెద్దలపై ఒత్తిడి తెస్తున్నారట. ఈ క్రమంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ ఎండ్లూరి ప్రభాకర్, డాక్టర్ రామ్‌ప్రసాద్ రేసులో ఉన్నట్లు తెలిసింది. ఒకవేళ ధర్మవరంలో మిస్ అయితే పుట్టపర్తి నుంచి టికెట్ ఇవ్వాలని వరదాపురం సూరి కూడా ఆశ పెట్టుకున్నారని చెబుతున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి పార్టీని నమ్ముకుని పైకి తెస్తే అవమానిస్తారా? అంటూ పల్లె రఘునాథరెడ్డి వాపోయారని సమాచారం.

పెనుకొండ సీటు దక్కేదెవరికో?..

బీసీ ఓట్లు అధికంగా పెనుకొండ నియోజకవర్గంలో టికెట్ కోసం ముగ్గురు (సవితమ్మ, పార్థసారధి, నిమ్మల కిష్టప్ప) పోటీ పడుతున్నారు. అయితే ధర్మవరం టికెట్ వరదాపురం సూరికి ఇస్తే పెనుకొండ టికెట్ కూడా తమకే కావాలని పరిటాల కుటుంబం అధిష్టానం వద్ద విన్నవించినట్లు తెలిసింది. గతంలో పరిటాల రవీంద్ర, పరిటాల సునీతమ్మ పెనుకొండ నుంచి ప్రాతినిధ్యం వహించారని.. టికెట్ ఇస్తే గెలుస్తామనే ధీమాతో పరిటాల శ్రీరామ్ పెనుకొండపై కన్నేసినట్లు తెలిసింది.

మడకశిరలో ఎస్సీలను కాదని..

ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన మడకశిరలో మాజీ ఎమ్మెల్యే ఈరన్నను కాదని బీసీ కులానికి చెందిన గుండుమల తిప్పేస్వామికి బాధ్యతలు అప్పజెప్పడంపై పార్టీ అధిష్టానంపై ఎస్సీ వర్గం అసమ్మతిగా ఉంది. రిజర్వుడు సీటులో కూడా కుల రాజకీయాలు ఎందుకని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్‌చార్జి బాధ్యతలు ఇతర కులాలకు ఇచ్చి.. చివరి నిమిషంలో టికెట్ ఇస్తే తమ కులానికి చెందిన వ్యక్తులను గెలిపించుకోవడం ఎలా? అని ప్రశ్నిస్తున్నారు.

వేర్వేరుగా బాబు జన్మదిన వేడుకలు

- మళ్లీ బయట పడ్డ వర్గ విభేదాలు

మడకశిర: మడకశిరలో టీడీపీ అధినేత చంద్రబాబు జన్మదిన వేడుక సందర్భంగా మరోసారి టీడీపీలో ఉన్న వర్గ విభేదాలు బయటపడ్డాయి. మాజీ ఎమ్మెల్యే ఈరన్న, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి వర్గాలు ఈ వేడుకలను గురువారం వేర్వేరుగా నిర్వహించాయి. మాజీ ఎమ్మెల్యే ఈరన్న ఆధ్వర్యంలో ఈవేడుకలు షిరిడీసాయిబాబా ఆలయం వద్ద జరగ్గా... మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ భవనం ఎదుట జరిగాయి. మాజీ ఎమ్మెల్యే ఈరన్నను పార్టీ కోఆర్డినేటర్ పదవి నుంచి తప్పించి మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామికి ఆ పదవిని కట్టబెట్టడంతో రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు ఇంకాస్త పెరిగింది.

26న జెడ్పీ సర్వసభ్య సమావేశం



అనంతపురం సిటీ: ఉమ్మడి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈ నెల 26న నిర్వహించనున్నట్లు జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ గురువారం తెలిపారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే సమావేశానికి మంత్రి ఉషశ్రీచరణ్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ, కో–ఆప్షన్ సభ్యులు, ఎంపీపీలు, రెండు జిల్లాల కలెక్టర్లు హాజరు కానున్నట్లు వివరించారు. 2023–24 బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. వేసవిలో తాగునీటితో పాటు ఇతర ముఖ్యమైన అంశాలపై చర్చించనున్నట్లు తెలిపారు. గత సమావేశాల్లో సభ్యులు అడిగిన అంశాలకు సంబంధించి తీసుకున్న చర్యలతో పాటు ఇప్పుడు జరగబోయే సమావేశంలో చర్చించనున్న అంశాలకు సంబంధించి సమాధానాలు చెప్పేలా సమగ్ర వివరాలతో అన్ని శాఖల అధికారులు హాజరు కావాలని ఆదేశించారు. గైర్హాజరైతే చర్యలు తప్పవని తేల్చిచెప్పారు. ఇప్పటికే అజెండాతో పాటు సమాచారాన్ని తమ శాఖ అధికారులు చేరవేసినట్లు ఆమె తెలిపారు.

విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి



హోంగార్డులకు సూచనలు, సలహాలు ఇస్తున్న హోంగార్డ్స్ కమాండెంట్ మహేష్‌కుమార్

కదిరి టౌన్: హోంగార్డులు విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉంటూ, ఉన్నతాధికారుల ఆదేశాలు కచ్చితంగా పాటించాలని హోంగార్డ్స్ కమాండెంట్ మహేష్‌కుమార్ సూచించారు. గురువారం పట్టణంలోని పోలీస్ గ్రాండ్‌లో హోంగార్డులతో సమావేశమై పలు సూచనలు, సలహాలిచ్చారు. కార్యక్రమంలో జిల్లా అధికారి ఆర్‌ఐ శ్రీశైలం రెడ్డి, శ్రీరాములు, తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు.

న్యూస్‌రీల్

ముగిసిన అగ్నిమాపక వారోత్సవాలు



అవగాహన కల్పిస్తున్న ఫైర్ సిబ్బంది

పుట్టపర్తి టౌన్: అవగాహన, జాగ్రత్తలతోనే అగ్ని ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి శంకరప్రసాద్ పేర్కొన్నారు. అగ్నిమాపక వారోత్సవాల ముగింపు సందర్భంగా గురువారం పుట్టపర్తి పట్టణం సమీపంలో ఉన్న అగ్నిమాపకశాఖ కార్యాలయంలో ప్రమాదాల నివారణపై మాక్‌డ్రిల్, విన్యాసాలతో అవగాహన కల్పించారు. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఏవిధంగా ఎదుర్కోవాలి? తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ప్రమాదం జరిగిన వెంటనే సకాలంలో సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఏడీఎఫ్ఓ నాగరాజునాయక్, హేమంత్‌రెడ్డి, ఎస్ఎండీ సాధిక్‌తో పాటు ఫైర్ సిబ్బంది పాల్గొన్నారు.

గోదాముల నిర్మాణాలకు స్థల పరిశీలన



బుచ్చయ్యగారిపల్లిలో స్థలాన్ని పరిశీలిస్తున్న రమణారెడ్డి, రఘునాథ్

పుట్టపర్తి: జిల్లాలో మొదటి దశలో 53 వ్యవసాయ బహుళ (మల్టీపర్పస్) ప్రయోజనాల గోదాములు నిర్మించనున్నట్లు జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ ఆవుటాల రమణారెడ్డి, మార్కెటింగ్‌శాఖ డీఈ రఘునాథ్ తెలిపారు. వారు గురువారం బుక్కపట్నం, బుచ్చయ్యగారిపల్లి ఆర్బీకే పరిధిలో మల్టీపర్పస్ గోదాముల నిర్మాణాల కోసం స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1000, 500 మెట్రిక్ టన్నులు ధాన్యం నిల్వ సామర్థ్యంతో గోదాములు నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. ఈ గోదాముల నిర్మాణాల వలన రైతులకు బహుళ ప్రయోజనాలు కలుగుతాయన్నారు. పండిన పంటను నిల్వ ఉంచటానికి, ఆరబెట్టుకునేందుకు వీటిని ఉపయోగించుకోవచ్చని పేర్కొన్నారు. ఒక్కో గోదాముకు రూ. 60 లక్షల నుంచి 65 లక్షల వరకు వ్యయం చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో వీఆర్‌ఓ లక్ష్మీనారాయణరెడ్డి, సచివాలయం అగ్రికల్చర్ అసిస్టెంట్ గీత పాల్గొన్నారు.

ఉద్యోగ అవకాశాలు



కదిరి అర్బన్: స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 25న రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్స్ కంపెనీలో ఉద్యోగాలకు డిప్లమో పూర్తి చేసిన అభ్యర్థులను ఎంపిక చేస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ నారాయణ, ట్రెనింగ్ ప్లేస్‌మెంట్ ఆఫీసర్ సంకీర్తన్ తెలిపారు. మరిన్ని వివరాలకు 9573091918, 9010222175 సెల్ నంబర్లను సంప్రదించాని కోరారు.

ఎమ్మెస్సీ, ఎంబీఏ ఫలితాల విడుదల



అనంతపురం: జేఎన్‌టీయూ (ఏ) పరిధిలో నిర్వహించిన ఎమ్మెస్సీ నాలుగో సెమిస్టర్ (ఆర్–20) రెగ్యులర్, ఎంబీఏ ఒకటో సెమిస్టర్ (ఆర్–21) రెగ్యులర్, సప్లిమెంటరీ, ఎంసీఏ (ఒకటో సెమిస్టర్–ఆర్–17, ఆర్–20) సప్లిమెంటరీ, ప్రీ పీహెచ్‌డీ (వింటర్ సెషన్) పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ ఈ. కేశవ రెడ్డి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ బి. చంద్రమోహన్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్ష ఫలితాలు జేఎన్‌టీయూ అనంతపురం వెబ్‌సైట్‌లో తెలుసుకోవాలని కోరారు.

ప్రణాళికాబద్ధంగా పనిచేయండి



మాట్లాడుతున్న కలెక్టర్ అరుణ్‌బాబు

- కలెక్టర్ అరుణ్‌బాబు

పుట్టపర్తి అర్బన్: మొదటి ఫేజ్ కింద రీసర్వే ప్రక్రియను వేగవంతంగా చేయాలని , రాళ్ల నాటే కార్యక్రమాన్ని ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్‌రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. గురువారం రీసర్వే, ఇంటి స్థలాలు, హౌసింగ్ ఇళ్లు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ, వ్యవసాయ అనుబంధ శాఖల అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వర్చువల్ విధానంలో ఆయన సమీక్షించారు. పుట్టపర్తి కలెక్టరేట్‌లో కలెక్టర్ అరుణ్‌బాబు, జాయింట్ కలెక్టర్ టీఎస్ చేతన్, డీఆర్‌ఓ కొండయ్య తదితరులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం అధికారులతో కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. జిల్లాలో చేపడుతున్న జగనన్న భూ హక్కు–భూ రక్ష పథకం, రెండో ఫేజ్ రీ సర్వే , డీఎల్‌ఆర్ పబ్లిష్ చేయడం, హక్కు పత్రాలు అందజేయడం వంటివి సకాలంలో పూర్తయ్యేలా చూడాలన్నారు. ప్రణాళికా బద్ధంగా పని చేయాలన్నారు. స్టోన్ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని ఈనెలాఖరులోగా పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో సీపీఓ విజయ్‌కుమార్, హౌసింగ్ పీడీ చంద్రమౌళిరెడ్డి, సర్వే ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ రామక్రిష్ణ, డ్వామా పీడీ రామాంజనేయులు, పీఆర్ ఎస్ఈ గోపాల్‌రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి సుబ్బారావు, పట్టుపరిశ్రమ శాఖ జేడీ పద్మమ్మ తదితరులు పాల్గొన్నారు.

అంగన్‌వాడీ సిబ్బంది పనితీరుపై అసంతృప్తి

నల్లమాడ: స్పందన కార్యక్రమంలో అర్జీల ద్వారా ప్రజలు తమ దృష్టికి తెచ్చే సమస్యలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ అరుణ్‌బాబు అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. భూముల రీసర్వే, గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే భూసేకరణ తదితర అంశాలపై తహసీల్దార్ దేవేంద్రనాయక్‌తో కలెక్టర్ ఆరా తీశారు. అక్కడి నుంచి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. గోడపై వేసిన బొమ్మలను చూపించి చిన్నారులను వాటి పేర్లు అడిగి తెలుసుకున్నారు. రికార్డులు అందుబాటులో లేకపోవడం కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రికార్డులు తెప్పించుకొని ఆమేరకు సరుకులు నిల్వ ఉన్నాయో లేదో చూసి నివేదిక పంపాలని తహసీల్దార్‌ను ఆదేశించారు.

సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలి

కదిరి అర్బన్ : వివిధ సమస్యలపై ఆర్డీఓ కార్యాలయానికి వచ్చే ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని కలెక్టర్ అరుణ్‌బాబు ఆదేశించారు. గురువారం స్థానిక ఆర్డీఓ కార్యాలయాన్ని కలెక్టర్ అరుణ్‌బాబు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రీవెన్స్ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కార్యాలయానికి సంబంధించి ఉద్యోగుల వివరాలను ఆర్డీఓ రాఘవేంద్రను అడిగి తెలుసుకున్నారు.

త్వరలోనే 'కాఫీ విత్ మెన్'



పోలీసు అధికారులతో మాట్లాడుతున్న డీఐజీ ఆర్.ఎన్.అమ్మిరెడ్డి

- డీఐజీ ఆర్.ఎన్.అమ్మిరెడ్డి

ధర్మవరం అర్బన్: త్వరలోనే 'కాఫీ విత్ మెన్' కార్యక్రమాన్ని అమలు చేస్తామని డీఐజీ అమ్మిరెడ్డి తెలిపారు. ధర్మవరం పట్టణంలోని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌ను గురువారం రాత్రి డీఐజీ అమ్మిరెడ్డి తనిఖీ చేశారు. స్టేషన్‌లోని పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం ఎస్పీ మాధవరెడ్డి, డీఎస్పీ హుసేన్‌బాషా, సీఐలతో సమావేశం నిర్వహించారు. 'కాఫీ విత్ మెన్ 'లో భాగంగానే అన్ని పోలీసుస్టేషన్లలో పోలీసు సిబ్బంది, మహిళా పోలీసులతో సమావేశం నిర్వహించాలన్నారు. రౌండ్‌గా కుర్చీలు వేసుకొని కాఫీ తాగుతూ ఫ్రెండ్లీగా మాట్లాడుకోవాలని సూచించారు. గతవారం ఏం చేశాం, వచ్చే వారంలో ఏమేం చేయాలి? ఎక్కడెక్కడ ఏం జరుగుతోందో వివరాలు సేకరించాల్సిన బాధ్యత స్టేషన్ ఆఫీసర్లపై ఉందన్నారు. కాఫీ విత్ మెన్ అనే కార్యక్రమం ద్వారా సిబ్బందితో స్నేహభావంగా మాట్లాడుతూ ఆయా ప్రాంతాలకు సంబంధించి పూర్తి సమాచారం సేకరించాలన్నారు. డీఐజీ వెంట వన్‌టౌన్ సీఐ సుబ్రమణ్యం, టూటౌన్ సీఐ రాజా, ట్రాఫిక్ సిఐ వహీద్‌బాషా తదితరులు ఉన్నారు.

అసాంఘిక కార్యకలాపాలకు చెక్..

అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టామని డీఐజీ ఆర్.ఎన్.అమ్మిరెడ్డి తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ మట్కా, గ్యాంబ్లింగ్, బెట్టింగ్ తదితర అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా నియంత్రించేలా ప్రత్యేక చొరవ చూపుతున్నామన్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ కంట్రోల్ చేసేందుకు చేయాల్సిన పనులను సమీక్షిస్తున్నట్లు చెప్పారు. వార్డులు, గ్రామాల్లో ఎలాంటి సంఘటనలు జరగకుండా నిరంతరం నిఘా ఏర్పాటు చేశామన్నారు. రెగ్యులర్ పోలీస్‌తో పాటు మహిళా పోలీసులను ఉపయోగిస్తున్నామన్నారు.

గురుకుల కళాశాలల్లో ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్

లేపాక్షి: మహాత్మా జ్యోతిరావు పూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల జూనియర్ కళాశాలల్లో 2023–24 విద్యాసంవత్సరానికి ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు జిల్లా మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలు, కళాశాలల కన్వీనర్ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ మొదలైందని మే 18వ తేదీ దాకా ఆసక్తిగల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్రవేశ పరీక్ష మే నెల 28న జరుగుతుందని, జూన్ 10న ఫలితాలు వెలువడతాయని పేర్కొన్నారు. జూన్ 14 నుంచి 17వ తేదీ వరకూ కౌన్సెలింగ్ జరుగుతుందన్నారు. మరిన్ని వివరాలను http:// mjpapbcwreis. apcfss. in వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు.

ప్రారంభమైన సమ్మేటివ్ అసెస్మెంట్–2 పరీక్షలు

ప్రశాంతి నిలయం: జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల ద్వారా నడుస్తున్న అన్ని పాఠశాలల్లో గురువారం నుంచి సమ్మేటివ్ అసెస్మెంట్–2 పరీక్షలు ప్రారంభమయ్యాయి.1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు ఉదయం 8 నుంచి 11 గంటల వరకు పరీక్షలు నిర్వహించారు. అలాగే 9వ తరగతి విద్యార్థులకు ఉదయం 8 నుంచి 11.15 వరకు పరీక్షలు నిర్వహించారు.

నేటి నుంచి రాష్ట్రస్థాయి హాకీ పోటీలు

ధర్మవరం: పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో నేటి నుంచి రాష్ట్రస్థాయి హాకీ పోటీలు నిర్వహిస్తున్నట్లు హాకీ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షుడు బంధనాథం సూర్యప్రకాష్ తెలిపారు. 21 నుంచి 24వ తేదీ వరకు జరుగనున్న 13వ హాకీ ఆంధ్రప్రదేశ్ సీనియర్ పురుషుల హాకీ టోర్నమెంట్‌లో జిల్లాతో పాటు అనంతపురం, వైఎస్సార్, కర్నూలు, తిరుపతి, నెల్లూరు, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లా, కాకినాడ, ఏలూరు, విశాఖపట్నం, అనకాపల్లి, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లా జట్లు పాల్గొంటాయన్నారు. ఈ మెగా టోర్నీని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ లింగం నిర్మల, హాకీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు చాణుక్యరాజు, కార్యదర్శి హర్షవర్ధన్ హాజరవుతారని పేర్కొన్నారు.

శాంతిభద్రతల పర్యవేక్షణలో రాజీ వద్దు

- ఎస్పీ మాధవరెడ్డి

పెనుకొండ రూరల్: 'శాంతి భద్రతల పర్యవేక్షణలో జిల్లా పోలీసు యంత్రాంగం రాజీపడకూడదు. ఫ్యాక్షన్ గ్రామాలపై ప్రత్యేక నిఘా ఉంచాలి. రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక చర్యలు చేపట్టాలి' అని ఎస్పీ మాధవరెడ్డి సిబ్బందిని ఆదేశించారు. గురువారం ఆయన కియా పోలీసుస్టేషన్‌ను తనిఖీ చేశారు.

కొత్తచెరువు: కొత్తచెరువు పోలీస్‌స్టేషన్‌ను గురువారం ఎస్పీ మాధవరెడ్డి తనిఖీ చేశారు. సాయంత్రం 4 గంటల సమయంలో పెనుకొండ వైపు వెళుతూ మార్గమధ్యలో ఉన్న పోలీస్‌స్టేషన్‌ను పరిశీలించారు. స్టేషన్‌లో ఉన్న పరిస్థితులను, పరిసరాలను పరిశీలించి ఎస్‌ఐ లింగన్నతో కేసుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు.

రామగిరి: స్థానిక పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ మాధవరెడ్డి గురువారం తనిఖీ చేశారు. మండలం కర్ణాటక సరిహద్దులో ఉండటంతో అక్రమ ఇసుక రవాణా, మద్యం సరఫరా జరిగే ఆస్కారముందని, అలాగే గతంలో ఈ ప్రాంతం నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైనందున ప్రత్యేక నిఘా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు.



కియా పోలీసుస్టేషన్‌లో రికార్డులు పరిశీలిస్తున్న ఎస్పీ మాధవరెడ్డి

కనగానపల్లి: స్థానిక పోలీస్‌స్టేషన్‌ను గురువారం సాయంత్రం ఎస్పీ మాధవరెడ్డి తనిఖీ చేశారు. మండలంలో సమస్యాత్మక, ఫ్యాక్షన్ గ్రామాలపై నిఘా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు.

23న ప్రవేశ పరీక్ష

నల్లమాడ/కదిరి అర్బన్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఈనెల 23న (ఆదివారం) ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఆర్.రామాపురం , కాళసముద్రం గురుకుల పాఠశాలల ప్రిన్సిపాళ్లు హేమ, దాదాపీర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు 5వ తరగతిలో ప్రవేశానికి, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామన్నారు. ఐదో తరగతి విద్యార్థులు http:// apgpcet. apcfss.in , ఇంటర్ విద్యార్థులు http:// apgpcet. apcfss. in/ inter వెబ్‌సైట్ ద్వారా హాల్ టిక్కెట్ డౌన్‌లోడ్ చేసుకొని వారికి కేటాయించిన పరీక్షా కేంద్రానికి గంట ముందే చేరుకోవాలన్నారు. హాల్ టిక్కెట్‌తో పాటు ఆధార్ కార్డు జిరాక్స్, బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్నులను విద్యార్థి తప్పనిసరిగా తీసుకెళ్లాలని సూచించారు.

కొత్త సారు.. తనిఖీల జోరు

- నూతన ఎస్పీ చర్యలతో పోలీస్ శాఖలో కదలికలు
- తనిఖీలకు ఎప్పుడు వస్తారోనంటూ గుబులు
- రికార్డులు చక్కదిద్దుకునే పనిలో పోలీస్ అధికారులు

కొత్తచెరువు: ఇంత కాలం స్తబ్దుగా ఉన్న జిల్లా పోలీసు శాఖలో ఒక్కసారిగా కదలిక మొదలైంది. జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఎస్పీ మాధవరెడ్డి.. విధుల నిర్వహణలో తనదైన శైలిని చూపుతుండడంతో పోలీసు ఉద్యోగుల్లో గుబులు మొదలైంది.

సుడిగాలి పర్యటనలు..

జిల్లా ఎస్పీగా ఈ నెల 13న బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ మాధవరెడ్డి... పెండింగ్ కేసుల దర్యాప్తుపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో సుడిగాలి పర్యటనలతో పోలీస్ స్టేషన్ల ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఎప్పుడు ఏ పోలీసు స్టేషన్‌కు వెళతారనేది ఎవరికీ తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. రికార్డుల నిర్వహణ, స్టేషన్ పరిసరాలు పరిశీలించడమేకా... సిబ్బంది పనితీరులోని లోపాలు సరిచేసే క్రమంలో ఎస్పీ చేపట్టిన చర్యలు పోలీసు శాఖలో కలకలం రేపుతోంది. దీంతో మండల స్థాయి పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు. అటకెక్కించిన మొత్తం రికార్డుల దుమ్ము దులిపి ప్రక్రియలో నిమగ్నమయ్యారు.




నల్లమాడ పోలీస్ స్టేషన్‌లో రికార్డులు పరిశీలిస్తున్న ఎస్పీ మాధవరెడ్డి (ఫైల్), కదిరిలో ద్విచక్రవాహనాలను పరిశీలిస్తున్న ఎస్పీ (ఫైల్)

సంస్కరణలకు శ్రీకారం..

జిల్లాలోని ఐదు పోలీసు సబ్ డివిజన్ కార్యాలయాల పరిధిలో 16 సర్కిల్, 43 పోలీసు స్టేషన్లు ఉన్నాయి. ఇందులో 11 అప్‌గ్రేడ్ పోలీసు స్టేషన్లు ఏర్పాటయ్యాయి. ఫ్రెండ్లీ పోలీసు విధానం సక్రమంగా అమలు కాకపోవడంతో పోలీసు వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లింది. ఈ క్రమంలోనే నేరాల దర్యాప్తు మందకొడిగా సాగుతూ వస్తోంది. ఇలాంటి తరుణంలో ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన మాధవరెడ్డి.. ముందుగా పోలీసు సిబ్బంది ఉదాసీనత వీడేలా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. క్షేత్రస్థాయిలో ప్రతి పోలీస్ స్టేషన్‌ను సందర్శించి, పెండింగ్‌లో ఉన్న కేసులతో పాటు అక్కడ ప్రధానంగా అత్యధికంగా చోటు చేసుకుంటున్న నేరాలపై ఆరా తీస్తున్నారు. పోలీసు స్టేషన్ పరిసరాలను పరిశీలించి, అపరిశుభ్రతపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసు స్టేషన్ పరిసరాలు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. ప్రజల్లో పోలీస్ శాఖపై నమ్మకాన్ని పెంచేలా జవాబుదారీ తనంతో వ్యవహరించాలని, పోలీసు స్టేషన్లలో స్నేహపూర్వక వాతావరణం కనిపించాలని సూచించారు. వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలు ఏళ్ల తరబడి పోలీసు స్టేషన్ ఆవరణలోనే ఉంచడంపై అసహనం వ్యక్తం చేశారు. కేసులను సత్వరమే పరిష్కరించి వాహనాలను వాటి యజమానులకు అప్పగించాలని, లేకపోతే వేలం వేయాలని, కేసుల దర్యాప్తులో వేగం పెరగాలని ఆదేశాలు జారీ చేశారు. కొంతమంది పోలీస్ అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ మందలించినట్లు సమాచారం. మద్యం అక్రమ రవాణా పూర్తి స్థాయిలో అరికట్టకపోతే చర్యలు తప్పవని హెచ్చరించినట్లు తెలుస్తోంది.

పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం



మాట్లాడుతున్న డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి

మడకశిర రూరల్: పౌష్టికాహారాన్ని తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని గర్భిణులకు జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి సూచించారు. ఐసీడీఎస్ పీడీ లక్ష్మీకుమారి ఆధ్వర్యంలో గురువారం ఏఆర్ రొప్పం అంగన్‌వాడీ కేంద్రంలో నిర్వహించిన పౌష్టికాహార వారోత్సవాల సమన్వయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. గర్భిణుల ఆరోగ్యంపై ఆరా తీశారు. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై చైతన్య పరిచారు. చిరుధాన్యాల ఉపయోగాలపై అవగాహన కల్పించారు. ఆకుకూరలతో కూడిన ఆహారం ఎక్కువగా తీసుకుంటే రక్తహీనత దరిచేరదన్నారు. వైఎస్సార్ ఫ్యామిలీ డాక్టర్ సేవలను ఇంటి వద్దనే రోగులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీడీపీఓ నాగమల్లేశ్వరి, సీహెచ్‌ఓ వన్నప్ప, డాక్టర్ వెంకటేశ్వర్లు, వైద్య, ఐసీడీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.

సజావుగా పదో తరగతి మూల్యాంకనం



పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం చేస్తున్న ఉపాధ్యాయులు

ప్రశాంతి నిలయం: కొత్తచెరువులోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ రెండోరోజు గురువారం సజావుగా సాగింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు మూల్యాంకనం జరిగింది. 698 మంది ఉపాధ్యాయులు విధుల్లో పాల్గొని అన్ని సబ్జెక్ట్‌లకు సంబంధించిన 23,809 జవాబు పత్రాలను దిద్దారు. ఒక్కో ఉపాధ్యాయునికి ఉదయం 20 పేపర్లు, మధ్యాహ్నం 20 పేపర్లు కేటాయించారు. తెలుగు-3,582, హిందీ-3,518, ఇంగ్లీష్-2,896, గణితం-2,559, భౌతిక శాస్త్రం-4,757, జీవశాస్త్రం-4,700, సాంఘికశాస్త్రం -1797 జవాబు పత్రాలను పూర్తి చేశారు.

కారు దగ్ధం



లేపాక్షి: స్థానిక నంది విగ్రహం సమీపంలో గురువారం ఉదయం ఓ కారు దగ్ధమైంది. కంచిసముద్రం గ్రామానికి చెందిన సోమశేఖర్ లేపాక్షి నుంచి చిలమత్తూరుకు కారులో వెళుతుండగా నంది విగ్రహం వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా పొగలు వెలువడ్డాయి. దీంతో పక్కనే ఉన్న లేఔట్‌లోకి కారును మళ్లించి, మంటలు ఆర్పేందుకు ఉద్యమించాడు. ఇంతలో మంటలు ఎగిసిపడడంతో ఆర్పడానికి వీల్లేకుండా పోయింది. చూస్తుండగానే మంటల్లో కారు కాలి బూడిదైంది. ఘటనపై ఎస్‌ఐ మునీర్ అహమ్మద్ విచారణ చేపట్టారు.

తాటిచెట్టు పైనుంచి పడి యువకుడికి గాయాలు



చికిత్స పొందుతున్న తరుణ్‌కుమార్‌గౌడు

బత్తలపల్లి: మండలంలోని పోట్లమర్రి గ్రామానికి చెందిన ఈడిగ కాంతప్ప కుమారుడు తరుణ్‌కుమార్‌గౌడు బుధవారం ఉదయం తాటికాయల కోసం చెట్టు ఎక్కి పట్టుతప్పి కిందపడ్డాడు. ఘటనలో రెండు ప్రాంతాల్లో ఎడమ చెయ్యితో పాటు కాలూ విరిగింది. కుటుంబసభ్యులు వెంటనే ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు.

ఎస్పీ రాధిక సోదరుడి మృతి

- రెండు రోజులు ఆలస్యంగా గుర్తించిన పోలీసులు

అనంతపురం శ్రీకంఠంసర్కిల్: శ్రీకాకుళం జిల్లా ఎస్పీ రాధిక సోదరుడు శ్రీకాంత్ (48) అనంతపురంలోని ఓ అద్దె ఇంట్లో మృతి చెందాడు. రెండు రోజులు ఆలస్యంగా ఈ విషయం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన మేరకు... శ్రీసత్యసాయి జిల్లా మడకశిరకు చెందిన రాధికకు శ్రీకాంత్ స్వయాన అన్న. కుటుంబ కలహాల నేపథ్యంలో కొంత కాలంగా అనంతపురంలోని ఆర్టీసీ బస్టాండు సమీపంలోని ఓ అద్దె ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్నాడు. మూర్ఛవ్యాధితో బాధపడుతున్నాడు. గురువారం ఉదయం శ్రీకాంత్ ఉంటున్న ఇంట్లో నుంచి దుర్వాసన వెదజల్లడంతో స్థానికుల నుంచి సమాచారం అందుకున్న అనంతపురం మూడో పట్టణ పోలీసులు అక్కడకు చేరుకుని ఇంటి తలుపులు తీసి పరిశీలించారు. లోపల శ్రీకాంత్ మృతదేహం కనిపించింది. రెండు రోజుల క్రితం మృతి చెందినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు. ఫిట్స్ వచ్చినప్పుడు సాయం చేసే వారు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో ఆయన మృతి చెంది ఉంటాడనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇదే విషయాన్ని శ్రీకాంత్ బంధువులూ నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

పాతిపెట్టిన మృతదేహం వెలికితీత



బాబ్జాన్ అస్థికలను సేకరిస్తున్న పోలీసులు

హిందూపురం: పాతిపెట్టిన షేక్ బాబ్జాన్ (45) మృతదేహాన్ని గురువారం ఉదయం పోలీసులు వెలికితీసి, అస్థికలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు. ఏడాది క్రితం హిందూపురం మండలం చలివెందులలో వేటగాళ్లు ఏర్పాటు చేసిన కరెంటు తీగల ఉచ్చుకు బాబ్జాన్ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే అప్పట్లో ఈ విషయం వెలుగు చూడకుండా బాబ్జాన్ మృతదేహాన్ని హంద్రీనీవా కాలువ సమీపంలో గుట్టుచప్పుడు కాకుండా పాతిపెట్టారు. ఈ కేసు దర్యాప్తులో పోలీసులు పురోగతి సాధించి బాబ్జాన్ మృతికి కారణమైన చాకలి కిష్టప్ప, గొల్ల శ్రీరాములు, కిష్టప్ప, నరేష్‌ను బుధవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. నిందితులు తెలిపిన మేరకు గురువారం ఉదయం చలివెందుల సమీపంలోని హంద్రీనీవా కాలువ వద్దకు చేరుకుని బాబ్జాన్ అస్థికలను సేకరించారు. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు సీఐ కృష్ణారెడ్డి తెలిపారు.

ఆర్టీసీ కండక్టర్‌పై దాడి

ధర్మవరం అర్బన్: ఆర్టీసీ కండక్టర్‌పై దాడి చేసిన కేసులో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలను ధర్మవరం వన్‌టౌన్ సీఐ సుబ్రహ్మణ్యం, ఎస్‌ఐ మహమ్మద్‌రఫీ వెల్లడించారు. గురువారం ఉదయమే ముష్టికోవెల నుంచి ధర్మవరానికి బయలుదేరిన బస్సును డిగ్రీ విద్యార్థిని దీక్షిత ఎక్కింది. టికెట్ కోసమని రూ.50 ఇస్తే చిల్లర లేదని, మిగిలిన వారికి టికెట్ ఇచ్చిన తర్వాత టికెట్ ఇస్తానంటూ కండక్టర్ అశ్వత్థ ముందుకు సాగాడు. కాసేపటి తర్వాత చిల్లర తీసుకువచ్చి టికెట్ తీసుకోవాలని విద్యార్థినికి సూచించాడు. ఆ సమయంలో ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ ముందుగా తనకు టికెట్ ఇవ్వకుండా ఇప్పుడిస్తే కుదరదని, తాను ధర్మవరానికి చేరుకున్న తర్వాతనే టికెట్ తీసుకుంటానని మొండికేసింది. ఆ సమయంలో కండక్టర్‌తో తీవ్ర వాగ్వాదానికి దిగింది. చివరకు ధర్మవరంలో బస్సు దిగగానే తన బంధువులు కేశవయ్య, ఓబులేసుకు ఫోన్ చేసి బస్టాండుకు రప్పించుకుని అందరూ చూస్తుండగా కండక్టర్ అశ్వత్థపై దాడికి తెగబడ్డారు. ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

చెలరేగిన చైన్‌స్నాచర్లు

- వేర్వేరు ప్రాంతాల్లో మహిళల మెడలోని బంగారు గొలుసుల అపహరణ
- పల్సర్ బైక్‌పై వచ్చి లాక్కెళ్లిన దుండగులు



చైన్‌స్నాచింగ్ చేసేందుకు మహిళ వద్ద చక్కర్లు కొడుతున్న దుండగులు

అనంతపురం శ్రీకంఠంసర్కిల్: జిల్లాలో చైన్ స్నాచర్లు చెలరేగారు. వేర్వేరు ప్రాంతాల్లో మహిళ మెడలోని బంగారు గొలుసులు అపహరించుకెళ్లారు. పోలీసులు తెలిపిన మేరకు... అనంతపురంలోని ఐదో రోడ్డుకు చెందిన మారెక్క... ఇళ్లలో పాచి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో గురువారం ఉదయం 7.50 గంటలకు ఐదో రోడ్డులోని వై జంక్షన్ సమీపంలో డాక్యుమెంటర్ రైటర్ శ్రీనివాసులు ఇంటి ఎదుట కసువు ఊడుస్తుండగా పల్సర్ బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు ఆమెను మాటల్లో పెట్టి మెడలోని బంగారు గొలుసు లాక్కొని ఉడాయించారు. ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు అనంతపురం మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

యల్లనూరు: మార్కింగ్ వాకింగ్ చేస్తున్న మహిళ మెడలోని మూడు తులాల బంగారు గొలుసును దుండగుడు అపహరించుకెళ్లారు. గురువారం ఉదయం 5.30 గంటలకు యల్లనూరు సచివాలయ కన్వీనర్ నారాయణమ్మ చిత్రావతి నది సమీపంలో మార్కింగ్ వాకింగ్ వెళ్లింది. ఆ సమయంలో స్కూటీపై హెల్మెట్ ధరించిన ఆగంతకులు ఆమె వద్దకు చేరుకుని మెడలోని బంగారు గొలుసు లాక్కొనేందుకు ప్రయతించాడు. ఆ సమయంలో ఆమె ప్రతిఘటించడంతో జుట్టుపట్టుకుని లాగాడు. దీంతో అతను వేసుకున్న హెల్మెట్‌ను నారాయణమ్మ అందిపుచ్చుకుని ఎదురుదాడికి దిగింది. ఇంతలో ఆమె మెడలోని బంగారు చైన్‌ను లాగేసుకున్న దుండగుడు.. హెల్మెట్ తీసుకుని ద్విచక్ర వాహనంపై ఉడాయించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ రామకృష్ణ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

అప్రమత్తమైన పోలీసులు

నగరంతో పాటు యల్లనూరులో చైన్ స్నాచింగ్‌లు జరిగినట్లు తెలుసుకున్న పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. డీఎస్పీ స్థాయి అధికారితో పాటు ఐడీ బృందాలు రంగంలో దిగాయి. బాధిత మహిళల నుంచి సమాచారాన్ని సేకరించి, స్నాచర్లు నడుపుతున్న ద్విచక్ర వాహనాలతో పాటు, వారి ఆనవాళ్లు గుర్తించేందుకు సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలిస్తున్నారు. మారెక్కతో మాట్లాడుతూనే ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లిన దృశ్యాలు సీసీకెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి.

కర్నూలుకు చేరిన స్నాచర్లు?

జిల్లా కేంద్రంలో చైన్‌స్నాచింగ్ పాల్పడిన ఇద్దరు దుండగులు.. కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో మరో స్నాచింగ్‌కు విఫలయత్నం చేశారు. కాగా మహిళ అప్రమత్తంగా వ్యవహరించడంతో తప్పించుకుని పారిపోయారు. మధ్యాహ్నం 3 గంటలకు పైన ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసుల గ్రూపుల్లో సమాచారం వైరల్ కావడంతో అనంతపురంలో చైన్‌స్నాచింగ్‌కు పాల్పడిన వారేనని ఇక్కడి పోలీసులు గుర్తించారు.

రక్తహీనత సమస్య తలెత్తరాదు

రొద్దం: పిల్లలు, గర్భిణులు, బాలింతల్లో రక్తహీనత సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య, ఐసీడీఎస్ సిబ్బందికి డీఎంహెచ్‌ఓ డాక్టర్ కృష్ణారెడ్డి సూచించారు. మండలంలోని కలిపి సచివాయలంలో గురువారం గర్భిణులు, బాలంతలతో ఆయన సమావేశమై మాట్లాడారు. రక్తహీనత నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. డీపీఎంఓ కుళ్లాయప్ప నాయక్, వైద్యాధికారులు రమ్య, జగదీష్‌బాబు, ఐసీడీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.

లారీ డ్రైవర్ ఆత్మహత్య

గుత్తి: అనారోగ్యం నయం కాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు.. యాడికి మండలం చందన గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యంకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నా రు. కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. పలు ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకున్నా.. నయం కాలేదు. దీంతో జీవితంపై విరక్తి పెంచుకున్న సుబ్రహ్మణ్యం గురువారం ఉదయం జక్కలచెరువు రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలపైకి చేరుకుని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై జీఆర్పీ ఎస్‌ఐ నాగప్ప కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

121 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

యాడికి: అక్రమంగా తరలిస్తున్న 121 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అందిన సమాచారం మేరకు విజిలెన్స్ సీఐ రామారావు ఆధ్వర్యంలో యాడికి మండలం చందన గేట్ గురువారం ఉదయం వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో అటుగా వచ్చిన మూడు బొలెరో వాహనాలను ఆపి తనిఖీ చేయగా 121 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుబడింది. వాహనాలను సీజ్ చేసి, బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బియ్యం తరలిస్తూ నంద్యాల జిల్లా పీఆర్ పల్లికి చెందిన రవికుమార్, జక్కసానికుంట్ల గ్రామానికి చెందిన రామాంజినేయులు, డి.రంగాపురం నివాసి చిన్న సుంకన్న, తాడిపత్రి నివాసి నాగార్జున పట్టుబడ్డారు. పీఆర్‌పల్లి రామాంజినేయులు, డోన్ మండలం సోమాపురానికి చెందిన మహేంద్ర పారిపోయారు. నిందితులను యాడికి ఎస్‌ఐ గురుప్రసాదరెడ్డికి అప్పగించారు.

కలెక్టర్‌ను కలిసిన కియా ప్రతినిధి



కలెక్టర్ అరుణ్‌బాబును సన్మానిస్తున్న సోమశేఖరరెడ్డి

పుట్టపర్తి అర్బన్: కలెక్టర్ పి.అరుణ్‌బాబును కియా కంపెనీ ప్రిన్సిపల్ అడ్వయిజర్ డాక్టర్ టి.సోమశేఖరరెడ్డి గురువారం సాయంత్రం మర్యాద పూర్వకంగా కలిశారు. కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో దుశ్శాలువతో సత్కరించారు. కియా ప్రాజెక్ట్ పని తీరును వివరించారు.

వృద్ధుడి దుర్మరణం



దొడ్డప్ప (ఫైల్)

నల్లచెరువు: మండలంలోని సంజీవపల్లి సమీపంలో చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ వృద్ధుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... బొమ్మిరెడ్డిపల్లికి చెందిన గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడు (వైఎస్సార్‌సీపీ) దొడ్డప్ప (40) గురువారం ఉదయం పనిపై తనకల్లుకు వచ్చాడు. పని ముగించుకుని ద్విచక్ర వాహనంపై బయలుదేరిన ఆయన... సంజీవపల్లి సమీపంలో చేరుకోగానే ఎదురుగా వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొని దాదాపు 300 మీటర్ల దూరం వరకూ ద్విచక్ర వాహనంతో పాటు దొడ్డప్పనూ లాక్కెళ్లింది. ఘటనలో దొడ్డప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. ద్విచక్ర వాహనం నుజ్జునుజ్జైంది. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ వరలక్ష్మి తెలిపారు.

వేర్వేరు ప్రాంతాల్లో 29 మంది జూదరుల అరెస్ట్

జూదాల నియంత్రణపై జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. వివిధ ప్రాంతాల్లో చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో 29 మంది జూదరులు పట్టుబడ్డారు. పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. అలాగే అంతర్రాష్ట్ర ద్విచక్ర వాహనాల దొంగను అరెస్ట్ చేసి ఏడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.



రొద్దంలో పట్టుబడిన పేకాటరాయళ్లు

రొద్దం: మండలంలోని సానిపల్లి శివారున ముళ్ల పొదల్లో గురువారం ఉదయం పేకాట ఆడుతున్న 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన వారిలో పేకాట స్థావరం నిర్వాహకులు పెనుకొండ మండలం మావటూరుకు చెందిన రవి, నాగప్ప కూడా ఉన్నారు. జూదరుల నుంచి రూ.14,800, ఐదు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నాగస్వామి తెలిపారు.

- **మడకశిర:** మండలంలోని కొత్తపల్లి వద్ద గురువారం పేకాట ఆడుతున్న 10 మందిని అరెస్ట్ చేసి రూ.20,500, 10 ద్విచక్ర వాహనాలు, 9 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ సురేష్‌బాబు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
- **లేపాక్షి:** మండలంలోని నాయనిపల్లిలో గురువారం సాయంత్రం ఐపీఎల్ బెట్టింగ్‌లో పాల్గొన్న ఆరుగురిని అరెస్ట్ చేసి, రూ.71,500, ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ మునీర్ అహమ్మద్ తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

పట్టుబడిన దొంగ..



నిందితుడిని అరెస్ట్ చూపుతున్న పోలీసులు

గోరంట్ల: ద్విచక్ర వాహనాలను అపహరించుకెళుతున్న అంతర్రాష్ట్ర దొంగను గోరంట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలను సీఐ సుబ్బరాయుడు వెల్లడించారు. గురువారం ఉదయం గుమ్మయ్యగారిపల్లి వద్ద వాహనాల తనిఖీలు చేపట్టిన సమయంలో అనుమానస్పదంగా కనిపించిన కర్ణాటకలోని రాయచూరు జిల్లా గంగావతి పట్టణానికి చెందిన నరేంద్ర అలియాస్ సూరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. కొంత కాలంగా పుట్టపర్తి మండలం పెడపల్లిలో నివాసముంటున్న నరేంద్ర జల్సాలకు అలవాటు పడి ద్విచక్ర వాహనాలను అపహరించుకెళ్లి తక్కువ ధరకు విక్రయించి సొమ్ము చేసుకునేవాడిగా గుర్తించారు. అనంతరం నిందితుడు దాచి ఉంచిన ఏడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.2.47 లక్షల విలువ చేస్తుందని పోలీసులు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి, న్యాయస్థానంలో హాజరుపరిచారు.

పేకాటరాయుళ్లు అరెస్ట్

గుంతకల్లు: అనంతపురం జిల్లా గుంతకల్లులోని తిలక్ నగర్‌లో పేకాట నిర్వహిస్తున్న ఓ ఇంటిపై స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (ఎస్‌ఓజీ) దాడులు నిర్వహించి, 34 మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకుంది. నిందితుల ద్విచక్రవాహనాలు, సెల్‌ఫోన్లతో పాటు రూ.9.19 లక్షలు స్వాధీనం చేసుకుని, రెండో పట్టణ పోలీసులకు అప్పగించారు. జూదరులపై కేసు నమోదు చేసి, న్యాయస్థానంలో హాజరుపరిచినట్లు ఎస్‌ఐ నరేంద్ర తెలిపారు.